క్లుప్తంగా

అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌అర్బన్: వేసవి సెలవుల్లో కోచింగ్ పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఆదివారం రాజేశ్వర్ మాట్లాడుతూ..ఎంసెట్, నీట్, తదితర ఎంట్రన్స్ కోచింగ్‌ల పేరిట ఫీజులు వసూలు చెయ్యడాన్ని అడ్డుకోవాలన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి



సిరికొండ: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై నర్సింలు సూచించారు. మండలంలోని హుస్సేన్‌నగర్ చౌరస్తా వద్ద ఆదివారం ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

రైతు సంక్షేమమే లక్ష్యం



ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రైతుల సంక్షేమమే లక్ష్యంగా 'వికాస్ ఆగ్రోస్' ఉత్పత్తులను తయారు చేస్తోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ అన్నారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో జోనల్ ప్రీమియర్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. వికాస్ ఆగ్రోస్ సంస్థను స్థాపించి ఎంతోమందికి ఉపాధిని కల్పించడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసి రైతుల మన్ననలను పొందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ డీజీఎం సుందర్‌రావు, డీఆర్ఎం అర్జునరావు, వివిధ బ్రాంచ్‌ల మేనేజర్లు పాల్గొన్నారు.

రంజాన్ కానుకల పంపిణీ



ధర్పల్లి: మండల కేంద్రంలో రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లింలకు అందిస్తున్న రంజాన్ కానుకలను ఎంపీపీ సారిక హనుమంతు రెడ్డి, సర్పంచ్ బాల్‌రాజ్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, నాయకులు రాజ్‌పాల్ రెడ్డి, నజీర్ మహ్మద్, అబ్దుల్ మజీద్, హనుమంతు రెడ్డి, ఆర్ఐ రవి పాల్గొన్నారు.

పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ



నిజామాబాద్‌అర్బన్: పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. జార్జిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు చదవాలని పీడీఎస్‌యూ నాయకులు పేర్కొన్నారు. ఇందులో 40 మంది పీడీఎస్‌యూ బాలబృంద సభ్యులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభం

డిచ్‌పల్లి: ప్రజల దాహార్తిని తీర్చడానికి యూత్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని డిచ్‌పల్లి ఎస్సై గణేష్ ప్రశంసించారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో ఎంవైఏ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ఎస్సై ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చింత శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బి.నర్సయ్య, ఉప సర్పంచ్ రాజలింగం, సొసైటీ వైస్ చైర్మన్ బి.నవీన్, ఎంవైఏ యూత్ అధ్యక్షుడు పి.సురేష్ పాల్గొన్నారు.

వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలో ఇంటింటికి సీపీఐ వాల్‌పోస్టర్లను ఆదివారం పార్టీ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..పార్టీ పిలుపు మేరకు బీజేపీ హటావ్.. దేశ్‌కో బచావ్ అనే నినాదంతో పల్లెబాట కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.

పశు వైద్య కళాశాల నెలకొల్పండి

- జిల్లా మంత్రులు, శాసనసభ్యులు ఏర్పాటుకు కృషి చేయాలి
- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య



మాట్లాడుతున్న ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య

ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లాలో పశు వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో ఆయన మాట్లాడారు. 8 లక్షల గొర్రెలు, లక్షా 30 వేల మేకలు, 1.40 లక్షల ఆవులు, 3 లక్షల బర్రెలు జిల్లాలో ఉన్నాయన్నారు. పశువుల సంరక్షణకు జిల్లాలో పశు వైద్య కళాశాలను (వెటర్నరీ కాలేజీ) ఏర్పాటు చేసినట్లయితే జిల్లా రైతులకు చాలా ఉపయోగపడుతుందన్నారు. గత ప్రభుత్వాలు పశు వైద్య కళాశాల ఏర్పాటు కోసం కొంత ప్రయత్నించినా సఫలం కాలేదని, తెలంగాణ ప్రభుత్వం ఈ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి, శాసనసభ్యులు చొరవ తీసుకుని జిల్లాలో వెటర్నరీ కాలేజీను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో గౌరవ అధ్యక్షుడు నాయకవాడి నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆగ్గ ఎర్రన్న, సాయిలు, సహాయ కార్యదర్శిలు శ్రీనివాసరెడ్డి, బన్సీ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు అండగా ఉంటా



మాట్లాడుతున్న ధన్‌పాల్ సూర్యనారాయణ

సుభాష్‌నగర్: నగరంలోని ఆర్యవైశ్య నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటానని, వారి ఉన్నతికి సహకరిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఆర్యనగర్‌లో ఆర్యవైశ్య సంఘం నూతన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. ఆర్యవైశ్యుల్లోని ఎంతోమంది నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ట్రస్ట్ ఆధ్వర్యంలో సూరన్న పెళ్లి కానుక పేరిట ఉచితంగా పుస్తెమట్టెలు, బట్టలు అందజేస్తున్నామన్నారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం సభ్యులు కాలనీల్లో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొండ వీరశేఖర్ గుప్త, మాణిక్ భవన్ అధ్యక్షుడు ధన్‌పాల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

వెలమలంతా ఐక్యంగా ఉండాలి

జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు



నిజామాబాద్ నాగారం : జిల్లాలో ఉన్న వెలమలు ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు తెలిపారు. ఆదివారం నగరంలోని బైపాస్ ప్రాంతంలో ఉన్న జిల్లా వెలమ సంఘంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదన్నగారి విఠల్ రావు మాట్లాడుతూ, వెలమ కల్యాణ మండపం నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు రాంకిషన్ రావు, ప్రధాన కార్యదర్శి, కృష్ణ మోహన్ రావు, ఉపాధ్యక్షులు రమణారావు, మంజిత్ రావు, గోదాదేవి, సంయుక్త కార్యదర్శులు దయాకర్ రావు, శ్రీనివాస్ రావు, సలహాదారులు మాజీ పీపీ మధుసూదన్ రావు, వాలసుమ, ఆల్ ఇండియా వెలమ సంఘం డైరెక్టర్ దాదన్నగారి సందీప్ రావు, కార్యవర్గ సభ్యులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

స్కౌట్స్, గైడ్స్ సేవలు అభినందనీయం



విద్యార్థులను అభినందిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

సిరికొండ: సిరికొండలోని సత్యశోధక్ పాఠశాలకు చెందిన స్కౌట్స్ గైడ్స్ విద్యార్థులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభినందించారు. భీంగల్ పట్టణంలో ఆదివారం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సర్జికల్, మెగా వైద్య శిబిరంలో పాఠశాలకు చెందిన స్కౌట్స్ గైడ్స్ కలర్ పార్టీ విద్యార్థులు తమ సేవలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణ తరపున కలర్ పార్టీకి ఎంపికై జాతీయ స్థాయి జాంబోరీలో పాల్గొనడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్, స్కౌట్స్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి సాల్మన్ పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం



జక్రాన్‌పల్లి: బ్రాహ్మణ్‌పల్లిలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ మాదరి లతా దేవరాజ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సుప్రియా నర్సింహారెడ్డి, ఎంపీటీసీ పోతే రాజు, మాజీ సర్పంచ్ నిట్ శేఖర్, సొసైటీ వైస్ చైర్మన్ బైరి లక్ష్మణ్, వీడీసీ చైర్మన్ కొప్పు రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా సీతారామ కల్యాణ మహోత్సవం

కొనసాగుతున్న శతచండీ యాగం



మహోత్సవంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు

నిజామాబాద్ సిటీ: నగరంలో గత 12 రోజులుగా శతచండీ యాగ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్య నమస్కారములు, సూర్యపాశుపతాస్త్ర, సరస్వతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి దంపతులు, నిజామాబాద్ ఏసీపీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి



నిజామాబాద్‌నాగారం: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఆదివారం టీఎస్ సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షులు రవి కిరణ్ ఆధ్వర్యంలో కంఠేశ్వర్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు పెన్షన్ ట్యూషన్ మార్చ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవికిరణ్ మాట్లాడుతూ.. గత పోరాటాల ఫలితంగానే గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించామన్నారు. సీపీఎస్ స్థానంలో ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విక్రమ్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవల్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బోనాల పండుగ



మంచిప్పలో బోనాలను ఊరేగిస్తున్న గ్రామస్తులు

మోపాల్(నిజామాబాద్‌రూరల్): మంచిప్పలో కొండెం చెరువు కట్ట కింద ఉన్న నల్ల పోచమ్మ తల్లి బోనాల పండుగను వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రోడ్డు గుండా బోనాలను ఊరేగించి అమ్మ వారికి సమర్పించారు. పంటలు బాగా పండాలని, గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. గ్రామ ప్రజల అభీష్టం మేరకు మంచిప్ప ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం చేపట్టేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందూరి సిద్ధార్థ, ఉప సర్పంచ్ జగదీష్, వీడీసీ చైర్మన్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

సేవలో యువత భాగస్వామ్యం అభినందనీయం



బియ్యం బస్తాలు వితరణ చేస్తున్న కమిటీ సభ్యులు

నిజామాబాద్ సిటీ: సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావడం అభినందనీయమని నవీపేట్ ఎస్సై రాజారెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ మండలం పాల్దాలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిజామాబాద్ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఒక బస్తా బియ్యం 10 మంది ఆకలి కడుపులకు చేయూత పేరిట ఇందూర్ యువత నిర్వహించిన కార్యక్రమానికి ఎస్సై హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. రైస్ బ్యాగ్స్ ఛాలెంజ్‌ను యువత స్వీకరించి నిరంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థకు రైస్ బ్యాగ్స్ అందించడం అభినందనీయమని కొనియాడారు.

బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ సభ్యులుగా కాంబ్లే మధు

నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్‌లో ఈ నెల 15న జరిగిన బీసీ సాధికారత జిల్లాల ప్రతినిధుల సమావేశంలో జిల్లాకు చెందిన కాంబ్లే మధు బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ సభ్యు లుగా ఎన్నికయ్యారు. ఇప్పటికే బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్నారు. రాష్ట్ర బహు జన మహాసభలో చోటు దక్కడంపై బహుజన నాయకులు అభినందనలు తెలిపారు.

టీచర్ల సమస్యలు పరిష్కరించాలి



డీఈవోకు వినతి పత్రం ఇస్తున్న తపస్ నాయకులు

నిజామాబాద్‌అర్బన్: టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద తపస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి మాట్లాడుతూ.. 317 జీవోను రద్దు చేయాలన్నారు. ఈ మేరకు డీఈవో దుర్గాప్రసాద్‌కు వినతి పత్రం అందించారు. నిరసనలో తపస్ నాయకులు రాఘవ రెడ్డి, సంతోష్, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దు కోరుతూ.. ర్యాలీ

నగరంలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టాయి. కంఠేశ్వర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.

పీఆర్‌సీ కమిటీని ప్రకటించాలి

పీఆర్‌సీ కమిటీని వెంటనే ప్రకటించి టీచర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. ఆదివారం సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. నాయకులు రవీందర్, నాగేశ్వర్ పాల్గొన్నారు.

ఆర్థిక మోసాలపై అజాగ్రత్తగా ఉండొద్దు



మాట్లాడుతున్న ఏఎస్సై దయాళ్‌సింగ్

మోపాల్(నిజామాబాద్‌రూరల్): ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసపోతే 1930 నెంబర్‌కు వెంటనే ఫోన్ చేయాలని ఏఎస్సైలు దయాళ్‌సింగ్, రమేష్ సూచించారు. ఈమేరకు ఆదివారం మండల కేంద్రం శివారులోని ఫిల్టర్ బెడ్‌లో వాహనదారులు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఎవరికి కూడా ఏటీఎం నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఓటీపీ నెంబర్లు చెప్పవద్దని సూచించారు. టెక్నాలజీ ద్వారా మంచితో పాటు నష్టం జరిగే ఆస్కారమున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పేకాట ఆడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా భవిష్యత్‌పై దృష్టిసారించాలని తెలిపారు.

అటెన్షన్ ప్లీజ్..

ఎప్పుడు కూలుతుందో తెలియదు ?



కూలే దశలో ఉన్న సిర్నాపల్లి పశు వైద్యశాల

ఇందల్వాయి: సిర్నాపల్లిలో ఉన్న పశు వైద్యశాల పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో పాటు, వైద్య అవసరాల నిమిత్తం వచ్చే పశు పోషకులకు ప్రమాదం పొంచి ఉంది. చర్యలు మాత్రం శూన్యం.

ప్రశ్నించాల్సిన అధికారి పేరు: గంగాప్రసాద్, ఇన్‌చార్జి పశు వైద్యాధికారి

ఫోన్ నంబర్ : 70131 51003

సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి



ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నేతలు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లైబ్రరీ వద్ద ఆదివారం విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరుగనున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి, చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు పోటీ పరీక్షలను నిలిపివేయాలన్నారు. పీడీఎస్‌యూ నేతలు నరేందర్, కర్క గణేష్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

అధికారులపై హైకోర్టులో కేసులకు తీర్మానాలు



సమావేశానికి హాజరైన సభ్యులు

నిజామాబాద్ సిటీ: సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తమకు అప్పగించాలని సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చినా స్పందించని అధికారులపై హైకోర్టులో కేసులు వేయాలని సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఆదివారం ఫ్యాక్టరీ ఆవరణలో ఇందూర్ పరస్పర సహకార పరిమిత చక్కెర సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం సంఘం చైర్మన్ సాయారెడ్డి అధ్యక్షతన జరిగింది. గత జనరల్ బాడీ సమావేశంలో చక్కెర ఫ్యాక్టరీ సహకార చట్టం ప్రకారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించక పోవటం, ఫ్యాక్టరీను నడుపక పోవటంపై సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఫ్యాక్టరీలో ప్రభుత్వ వాటా ధనం రూ. 50 లక్షలు వాపస్ ఇచ్చి ఫ్యాక్టరీని తామే నడుపుకుంటామని నోటీసులు ఇచ్చిన అధికారుల నుంచి ఎటువంటి జవాబు రానందున హైకోర్టులో కేసు వేయాలని తీర్మానించినట్లు సాయారెడ్డి తెలిపారు.

ధర్నాను జయప్రదం చేయండి

ఖలీల్‌వాడి: నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం కోసం ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేస్తూ నగరంలో ఈనెల 20 నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి సుధాకర్ పేర్కొన్నారు. నగరంలోని కోటగల్లిలోని ఎన్ఆర్ భవన్‌లో ఆదివారం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు గణేష్, అషూర్, లక్ష్మి, విఠల్, సంధ్యారాణి పాల్గొన్నారు.

బంగారం ధరలు (10గ్రాములు)

24 క్యారెట్స్	60,700	వెండి (కిలో)	75,500
22 క్యారెట్స్	56,332	– నిజామాబాద్ బిజినెస్	

కూరగాయల ధరలు (రూ.)

	హోల్‌సేల్	రిటైల్		హోల్‌సేల్	రిటైల్
టమాట	8	16	క్యాప్సికం	40	60
బెండకాయ	40	60	గాజరుగడ్డ	10	20
బీరకాయ	40	60	పచ్చిమిర్చి	30	50
దొండకాయ	15	30	దోసకాయ	15	20
బీర్నీసుకాయ	50	70	ఆలుగడ్డ	15	30
కాకరకాయ	30	50	గోబిగడ్డ	10	20
వంకాయ	25	60	గోబిపువ్వు	20	40
పాలకూర	15	30	బీట్‌రూట్	20	40
మెంతికూర	40	60	గోరు చిక్కుడు	50	70
కొత్తిమీర	25	50	చిక్కుడుకాయ	50	70
పుదీనా	25	50			

– ఇందూరు

మాంసం ధరలు (రూ.)

చికెన్	ధరలు (కిలోకు)	డ్రెస్డ్	220
		లైవ్	180
స్కిన్‌లెస్	260	మటన్	750

వెండితెర తెలుగు/హిందీ/ఇంగ్లిష్



ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)

స్క్రీన్-1- రుద్రుడు -(తెలుగు)-10.20
దసరా-(తెలుగు)- 1.25,7.35
విడుదల-పార్ట్-1-(తెలుగు)-4.30,10.35
స్క్రీన్-2- విడుదల-పార్ట్1-10.30
బలగం-1.35
రావణాసుర-4.15
రుద్రుడు-7.25
దసరా-10.25
స్క్రీన్-3- రావణాసుర- 10.40
శాకుంతలం - 1.40,7.20,10.15
బలగం-4.25

పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్)

స్క్రీన్-1- విడుదల-పార్ట్-1-1.05,4.10
శాకుంతలం-3డీ- 7.15,10.20
స్క్రీన్-2 - రుద్రుడు-12.35,7.00
దసరా -3.45,10.10
స్క్రీన్-3- విడుదల -పార్ట్-1 - 12.15
3.20, 6.25,9.30
స్క్రీన్-4- రావణాసుర -12.30,3.35,
6.40,9.45

దేవి	రావణాసుర
నటరాజ్	రుద్రుడు
లలితామహల్	దసరా
విజయ్	శాకుంతలం